క్లుప్తంగా

ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ



కార్డులు పంపిణీ చేస్తున్న ఎంపీడీఓ, నాయకులు

కిర్లంపూడి: ఆరోగ్య భద్రతే ప్రథమ బాధ్యతగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీడీఓ బడే రాజేశ్వరావు అన్నారు. వేలంకలో గురువారం 1144 మంది లబ్ధిదారులకు స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు దోమాల గంగాధర్‌తో కలిసి ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాయుడు స్వామి, ఎంపీటీసీ గుత్తిర్తి రమణ, ఈఓపీఆర్డీ ఇ.మార్కెండేశ్వరరావు, సెక్రటరీ యర్రంశెట్టి వీర్రాజు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఉన్నారు.

ఘనంగా నగర సంకీర్తన

ఏలేశ్వరం: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలో శనివారం తెలవారుజామున నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన భజంతుల లక్ష్మణరావు ఆధ్వర్యంలో సాయిబాబామెట్టపై బాబా ఆలయం, రామాలయాలు మీదుగా పురవీధుల్లో భజనగీతాలు ఆలపిస్తూ మహిళలు, భక్తులు నగర సంకీర్తన చేశారు.

వంద మందికి అన్నదానం

ఏలేశ్వరం: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో గురువారం రోగులకు, గర్భిణులకు అన్నదానం నిర్వహించారు. అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు వంద మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా సేవా కార్యక్రమంలో భాగంగా అన్నదానం చేశామన్నారు. ఫౌండేషన్ ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

పామాయిల్ సాగుపై అవగాహన



ఎ.మల్లవరంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న అరుణ్‌కుమార్

రౌతులపూడి: పామాయిల్ సాగులో రైతులు లాభాలు ఆర్జించవచ్చని ఉద్యానవనశాఖ అధికారి అరుణ్‌కుమార్ అన్నారు. గురువారం ఎ.మల్లవరం పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్యాన శాఖ, పతాంజలి ఫుడ్స్ సంయుక్తాధ్వర్యంలో పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. సాగులో తీసుకోవలసిన యాజమాన్యపద్ధతులు, జాగ్రత్తలు, ప్రభుత్వం అందించి వివిధ రాయితీలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిందాడ పెదరాజు, ఎంపీటీసీ సభ్యుడు బొడ్డు రాజు, వైఎస్సార్ సీపీ ముఖ్య నేత కాకి నాని, మాజీ సర్పంచ్ నాకిరెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రమణమహర్షి జయంతి

గోకవరం: రమణమహర్షి జయంతిని గురువారం స్థానిక పాతబస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. పాతబస్టాండ్ వ్యాపారస్తులు నందూరి శ్రీను, పోతుల శ్రీనుల ఆధ్వర్యంలో రమణమహర్షి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమంలో సుమారు 2 వేల మంది పాల్గొన్నారు.

నలుగురి అరెస్టు

కిర్లంపూడి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్సై పి.ఉమామహేశ్వరరావు గురువారం తెలిపారు. సింహాద్రిపురం అడ్డురోడ్డుపై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని బుధవారం ప్రత్తిపాడు కోర్టులో హాజరు పరిచారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధించి మరో సారి మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన శిక్షకు అర్హులవుతారని హెచ్చరించారు.

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

జగ్గంపేట: స్థానిక బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మరోతి శివ గణేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక నేతలతో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు.

రేపటి నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

ప్రత్తిపాడు: వికసిత్ భారత్ సంకల్ప యాత్ర శనివారం నుంచి జనవరి 10వ తేదీ వరకూ నిర్వహించనున్నట్టు ప్రత్తిపాడు ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్‌బాబు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు పంచాయతీల్లో సంకల్ప యాత్ర ప్రతిజ్ఞ చేయించడంతో పాటు ప్రభుత్వ పథకాలు వివరిస్తామన్నారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈనెల 30న వెంకటనగరం, ఉద్దండ జగన్నాథపురం, 31న ధర్మవరం, ప్రత్తిపాడు, 2024 జనవరి 1న చింతలూరు, గజ్జనపూడి, 2న వాకపల్లి, పోతులూరు, 3న పాండవులపాలెం, బవురువాక, 4న రాచపల్లి, ఒమ్మంగి, 5న ఏలూరు, టి రాయవరం, 6న ఉత్తరకంచి, శరభవరం, 7న బురదకోట, పెద్దిపాలెం, 8న గోకవరం, రౌతుపాలెం, 9న లంపకలోవ, పెదశంకర్లపూడి, చివరిరోజు 10న చినశంకర్లపూడి గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్‌బాబు తెలిపారు.

చురుగ్గా రబీసాగు పనులు

- 22 వేల ఎకరాల్లో నాట్లు వేసే అవకాశం
- కూలీల కొరత
- యంత్రాలపై ఆధారపడుతున్న రైతులు



తిరుమాలిలో ట్రాక్టర్‌తో దమ్ము



సిరిపురంలో నాట్లు వేస్తున్న కూలీలు

ఏలేశ్వరం: రబీసాగు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఖరీఫ్ పనులు పూర్తికావడంతో రైతులు రబీపై దృష్టిసారించారు. నియోజకవర్గంలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో ట్రాక్టర్లతో దమ్ము పనులు నిర్వహిస్తున్నారు. సుమారు 22 వేల ఎకరాలకు పైగా సాగు చేయనున్నారు. బోర్లు, చెరువులపై ఆధారపడిన రైతులు నాట్లు ప్రారంభించారు. వర్షాలు అనుకూలించడంతోపాటు ఖరీఫ్ దిగుబడి ఆశించిన స్థాయిలో రావడంతో రైతులు ఉత్సాహంగా రబీ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా కురవడంతో ప్రాజెక్టులు, చెరువుల్లో సాగునీరు అందుబాటులో ఉంది. వరి సాగుకు సారునీటి కొరత లేకపోవడంతో రైతులు రబీసాగును ప్రారంభించారు.

ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి

కూలీల సమస్య లేకుండా వెదజల్లు, డ్రమ్ముసీడర్ల ద్వారా నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కూలీలతో పని లేకుండా తక్కువ ఖర్చుతో సాగు పనులు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. వీటిద్వారా కూలీల సమస్యతో పాటు దిగుబడి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే నీటి ఆధారం లేని గ్రామాల్లో అపరాల సాగుపై రైతులు దృష్టి సారించారు. చెరువుల ఆయకట్టు మినహా మిగిలిన గ్రామాల్లో అపరాలైన మినుము, పెసలు, కంది తదితర పంటలు వేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.

తీవ్రంగా ఉన్న కూలీల కొరత

వ్యవసాయ పనుల్లో కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నిర్మాణాలు నిమిత్తం కూలీలు దొరకని పరిస్థితి తలెత్తింది. దీంతో పాటు వ్యవసాయ పనులపై కూలీలకు ఆసక్తి లేకపోవడంతో కూలీ ధరలు పెంచి ఇస్తున్నా అటు వైపు చూసే వారు కరువైన పరిస్థితి నెలకొంది. అప్పటికీ యంత్రాలపై ఆధారపడుతున్న రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విత్తనశుద్ధి తప్పనిసరి



రైతుల విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. విత్తనశుద్ధితో తెగులు వచ్చే ప్రమాదం తప్పుతుంది. దమ్ము చేసే సమయంలో భాస్వరం ఎరువులు వెంటనే వేయాలి. వీటి ద్వారా ఆశించిన దిగుబడి వస్తుంది.

–బి.జ్యోతి మండల వ్యవసాయ అధికారి, ఏలేశ్వరం

గోకవరం సీహెచ్‌సీకి మహర్దశ

- రూ.5.65 కోట్లతో 30 పడకల ఆసుపత్రి భవనం
- నేడు నూతన భవనం ప్రారంభం



ప్రారంభానికి సిద్ధంగా ఉన్న గోకవరం సీహెచ్‌సీ



గోకవరంలో పాత ప్రభుత్వాస్పత్రి భవనం

గోకవరం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోంది. దీనిలో భాగంగా గోకవరం సీహెచ్‌సీకి అధునాతన వసతులతో 30 పడకల ఆస్పత్రి భవనం అందుబాటులోకి వచ్చింది. ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న గోకవరం ప్రభుత్వాస్పత్రిలో అరకొర వసతులు ఉండేవి. ప్రతి రోజు ఈ ఆస్పత్రికి వందకుపైగా ఓపీ ఉండేది. వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించేందుకు సరైన వసతుల్లేక ఇబ్బంది పడేవారు. ఇరుకు గదుల్లోనే డాక్టర్లు సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. 2012లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ పల్లెబాట కార్యక్రమంలో భాగంగా గోకవరం ప్రభుత్వాస్పత్రిని సందర్శించి 100 పడకల ఆస్పత్రి భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తదనంతరం కార్యాచరణ చేపట్టకపోవడంతో హామీ అమలు కాలేదు. తదనంతరం వచ్చిన టీడీపీ సైతం ఆస్పత్రి గురించి పట్టించుకోకపోవడంతో అటు రోగులు, ఇటు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. పదేళ్ల క్రితం వరకు పది పడకల ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ని అప్‌గ్రేడ్ చేసి 30 పడకల స్థాయికి పెంచారు. కానీ అందుకు తగ్గట్టుగా భవనం లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీహెచ్‌సీకి మహర్దశ పట్టింది. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చొరవతో 2020, అక్టోబర్ నెలలో 30 పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించారు. ఆరు నెలల క్రితం 50 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు ప్రతిపాదనలను ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం భవనం పనులు దాదాపు పూర్తి కాగా శుక్రవారం జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

ప్రసూతి సేవల్లో ప్రథమ స్థానం

ప్రసూతి వైద్య సేవల్లో గోకవరం సీహెచ్‌సీ ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వాస్పత్రిలో నెలకు 30 డెలివరీలు లక్ష్యంకాగా లక్ష్యానికి మించి ప్రతి నెలా 70 డెలివరీలు చేస్తున్నారు. ఈ విధంగా జూన్ నెలలో అందించిన సేవలకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇతర వైద్య సేవలు, అరుదైన శస్త్ర చికిత్సలను సైతం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రోజు ఓపీ 200 నుంచి 300 వరకు ఉండగా నూతన భవనం అందుబాటులోకి వస్తే మరింత పెరిగే అవకాశం ఉంది.

పేదల వైద్యానికి పెద్దపీట



వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల వైద్యానికి ప్రాధాన్యమిచ్చింది. సీహెచ్‌సీ నూతన భవనం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టింది. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చొరవతో పనులు పూర్తవుతున్నాయి. భవనం అందుబాటులోకి వస్తే మండల ప్రజలతో పాటు ఏజెన్సీ మండలాల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయి.

– కర్రి సూరారెడ్డి, సీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ సభ్యుడు, గోకవరం

ఓపీ పెరిగే అవకాశం ఉంది



సీహెచ్‌సీ నూతన భవనం అందుబాటులోకి వస్తే ఓపీ పెరుగుతుంది. 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయితే మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం జనరల్ ఫిజీషియన్, సర్జన్, గైనిక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వారానికి ఒకసారి ఆర్థో సేవలు అందుతున్నాయి. పాత భవనం స్థానంలో నూతన భవనం వినియోగంలోకి వస్తే వసతి కొరత తీరుతుంది.

– డాక్టర్ వనజాకుమారి, మెడికల్ ఆఫీసర్, సీహెచ్‌సీ, గోకవరం

సొంత ప్రయోజనాలతో పార్టీని వీడే వారితో నష్టం ఉండదు

గోకవరం వైఎస్సార్ సీపీ నాయకులు



సమావేశంలో ఎస్సీసెల్ జోనల్ ఇన్‌చార్జి గుల్లా ఏడుకొండలు, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ తదితరులు

గోకవరం: సొంత ప్రయోజనాల కోసం వైఎస్సార్ సీపీని వీడే వారితో పార్టీకి ఎటువంటి నష్టం ఉండదని ఆ పార్టీ ఎస్సీసెల్ జోనల్ ఇన్‌చార్జి గుల్లా ఏడుకొండలు, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్ తదితరులు అన్నారు. గోకవరంలో స్థానిక ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాలులో గురువారం ఆ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. గోకవరం సొసైటీ చైర్మన్ గాజింగం సత్తిబాబు వైఎస్సార్ సీపీకి, పదవికి రాజీనామా చేసే క్రమంలో పార్టీపై, స్థానిక నాయకులపై విమర్శలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. 2019లో వైఎస్సార్ సీపీ గెలుపొందిన తరువాత టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన సత్తిబాబుకి ఎమ్మెల్యే చంటిబాబు సొసైటీ చైర్మన్ పదవిని ఇచ్చారన్నారు. ప్రభుత్వంలో పదవిని అనుభవిస్తూ పార్టీని వీడే క్రమంలో విభేదాలు ఎక్కువయ్యాయని, జగనన్న కాలనీ స్థలాలు కేటాయించడంలో జాప్యం జరిగిందని సాకుతో విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లిపోయిన వారి వలన పార్టీకి ఎటువంటి నష్టం ఉండదన్నారు. అధిష్టానం నిర్ణయంతో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికి ఇచ్చినా వారి గెలుపు కోసం శక్తివంచన లేకుండా పని చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు సుంకర వీరబాబు, మండల కన్వీనర్ పాటి రాంబాబు, సీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ సభ్యుడు కర్రి సూరారెడ్డి, నాయకులు నరాలశెట్టి నర్సయ్య, తోలేటి రామ్‌ప్రసాద్, ఎస్ఎస్ ఆలీషా తదితరులు పాల్గొన్నారు.

నేడు వైఎస్సార్ సీపీ ఆత్మీయ సమావేశం

జగ్గంపేట: స్థానిక గోకవరం రోడ్డులోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్టు వైఎస్సార్ సీపీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం తెలిపారు. గురువారం జగ్గంపేటలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీకి చెందిన అభిమానులు, కార్యకర్తలు, పార్టీ ద్వారా వివిధ స్థాయిల్లో ఎంపికైన ప్రజా ప్రతినిధులందరూ హాజరుకావాలని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులతో నిర్వహించే ఈ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

ఉత్సాహంగా క్రీడాపోటీలు



ఏలేశ్వరంలో క్రీడాపోటీలను ప్రారంభిస్తున్న కమిషనర్ శ్రీనివాసరావు

ఏలేశ్వరం: ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో క్రీడాపోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా మూడో రోజు మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో వివిధ క్రీడాపోటీలు నిర్వహించారు. పట్టణ పరిధిలోని నిర్వహించిన క్రికెట్ పోటీలను మున్సిపల్ కమిషనర్ కె.శ్రీనివాసరావు టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి క్రీడలను ప్రోత్సాహించేందుకు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. ప్రతిభ ప్రతిక్రీడాకారుడు పోటీలు తన ప్రావీణ్యంతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు శిడగం వెంకటేశ్వరరావు, అలమండ చలమయ్య, తొండారపు రాంబాబు, దిలబర్‌హుస్సేన్, కోరాడప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

హుషారుగా క్రీడా పోటీలు

తుని: ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు తుని పట్టణంలో హుషారుగా సాగుతున్నాయి. గురువారం అన్ని వార్డు సచివాలయాల పరిధిలో ఖోఖో పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో నమోదు చేసుకున్న క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని చక్కటి ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలను మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహిస్తున్నారు. ఉత్సాహభరితంగా సాగుతున్న క్రీడాపోటీలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

చిరుధాన్యాలను పండించండి



రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త భరతలక్ష్మి

రౌతులపూడి: సమాజానికి మంచి ఆరోగ్యాన్నందించే చిరుధాన్యాలను పండించాలని అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ భరతలక్ష్మి అన్నారు. వ్యవసాయాధికారి రెడ్డి ఈశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని రైతులకు చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఈ ఏడాది 125 హెక్టార్లలో రైతులు చిరుదాన్యాల సాగు చేపట్టారని ఆమె గుర్తు చేశారు. చిరుదాన్యాలు సాగువల్ల రైతులు ఆర్థిక పురోభివృద్ధి చెందడమే కాకుండా ప్రజలంతా చిరుదాన్యాలకు అలవాటు పడి ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. రాగులు, కొర్రలు సాగురకాల, ఉత్పత్తి గురించి డాక్టర్ మునిరత్నం రైతులకు వివరించారు. చిరుధాన్యాల విలువలు, జోడింపుపై పవర్‌పాయింట్ ద్వారా డాక్టర్ సుదీర్‌కుమార్ రైతులకు అవగాహన కల్పించారు. రైతులంతా చిరుదాన్యాల సాగుపై ఆసక్తి చూపాలని పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ సీహెచ్‌వీ నరశింహరావు, ప్రధాన శాస్త్రవేత్త ఎ.ఎస్.ఆర్ శర్మ, ఏఈఓ సీహెచ్ గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ కిట్ల పంపిణీ



ఒంటిమామిడిలో యువతకు వాలీబాల్ కిట్లు అందజేసిన దివీస్ కంపెనీ ప్రతినిధులు

తొండంగి: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ఒంటిమామిడి దివీస్ ల్యాబొరేటరీస్ కంపెనీ ఆధ్వర్యంలో తీరప్రాంత గ్రామాల యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. గురువారం ఒంటిమామిడి, కొత్తపాకలు, తాటియాకుల పాలెం గ్రామాల్లో దివీస్ కంపెనీ ప్రతినిధులు ఆర్.సుధాకర్, బి.వాసుబాబు రూ.3 లక్షల విలువైన వాలీబాల్ కిట్లను యువతకు అందజేశారు. వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం ద్వారా ప్రతిభకు గుర్తింపు, మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతాయన్నారు. అదేవిధంగా కంపెనీ సహకారంతో తీరప్రాంత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రక్షిత మంచి నీటి సరఫరా, విద్యార్థులకు ప్లాస్టిక్ రహిత బాటిళ్ల సరఫరా వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు అంగుళూరి సుశీల రాణి, పెదపూడి రమణ, పంచాయతీ ఉపసర్పంచ్ గోసల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల సంరక్షణలో గుర్తు తెలియని బాలుడు



గోకవరం: సింగారమ్మచింత సమీపంలో సంచరిస్తున్న ఏడేళ్ల బాలుడిని పోలీసులు సంరక్షించారు. వారి వివరాల ప్రకారం.. సింగారమ్మచింత సమీపంలో సైకిల్‌పై తిరుగుతున్న ఏడేళ్ల బాలుడిని స్థానికులు గుర్తించి గోకవరం పోలీస్‌స్టేషన్‌కు గురువారం సాయంత్రం తీసుకువచ్చారు. బాలుడిని వివరాలు అడగ్గా తన పేరు రాగి శ్రీకాంత్ అని, తమది ప్రకాశం జిల్లా అని, చుట్టు పక్కల ప్రాంతంలో తన కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణం కోసం వచ్చారని తెలిపాడు. బాలుడి ఇతర వివరాలు తెలియపర్చకపోవడంతో స్థానిక బాలుర వసతి గృహంలో బాలుడిని ఉంచారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 9440904830, 0883 2455533 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

పోలీసు స్టేషన్లను సందర్శించిన ఎస్పీ



కోటనందూరు పోలీసుస్టేషన్‌లో సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్

కోటనందూరు: స్థానిక పోలీసుస్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ గురువారం సందర్శించారు. స్టేషన్లో రికార్డులు, కేసులకు సంబంధించిన ఫైళ్లు, ఇతర ప్రాపర్టీలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ మహిళా పోలీసులతో మాట్లాడి ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. మండల పరిస్థితులపై ఎస్సై శంకర్‌తో చర్చించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి, తుని రూరల్ సీఐ సన్యాసిరావు పాల్గొన్నారు.

తుని: తుని రూరల్ పోలీసుస్టేషన్లను ఎస్పీ సతీష్‌కుమార్ తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డుల నిర్వహణ, పరిసరాలు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సై అజయ్‌బాబుకు పలు సూచనలు చేశారు.

ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

గండేపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం ఆర్డీఓ జె.సీతారామారావు తెలియజేశారు. మండలంలోని సూరంపాలెం ఆదిత్య క్యాంపస్‌లో ప్రభుత్వం పశు సంవర్ధకశాఖ పోస్టుల భర్తీకి ఈనెల 31న ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షా కేంద్రాల ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. టీసీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరగనున్న ఈ ఆన్‌లైన్ పరీక్షలకు 180 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఆర్డీఓ వెంట స్థానిక తహసీల్దార్ కేవీవీ సత్యనారాయణ, టీసీఎస్ కో ఆర్డినేటర్ ఎం.రాజబాబు తదితరులు ఉన్నారు.

నాడు-నేడు పనులను వేగవంతంగా పూర్తి చేయండి

శంఖవరం: నాడు-నేడు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ తేజ అన్నారు. మండపం జెడ్పీహైస్కూల్లో జరుగుతున్న నాడు-నేడు ద్వారా చేస్తున్న తరగతి గదులు, ప్రహరీ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు-నేడు పనులు ద్వారా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్నారు. ఆయా పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

తాటాకిల్లు దగ్ధం



బాధితురాలికి ఆర్థిక సాయం అందిస్తున్న నాయకులు

కోటనందూరు: స్థానిక మార్కెట్ సెంటరు సమీప ఎస్సీ కాలనీలో తాటాకిల్లు గురువారం దగ్ధమైంది. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన నత్తల మేరీ కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా మంటలు చెలరేగి తాటాకింటికి నిప్పంటుకుని పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ఇంటిలో సామాన్లతో పాటు రూ.30 వేల నగదు కాలిపోయిందని బాధితురాలు తెలిపింది. తుని ఫైర్‌స్టేషన్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. బాధిత కుటుంబాన్ని తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలగా వెంకటకృష్ణాజీ, వైఎస్సార్ సీపీ నాయకులు గరిసింగు దొరబాబు, కొరుప్రోలు కృష్ణ పరామర్శించి ఆర్థిక సహాయం, బియ్యం అందజేశారు.

బీసీ హాస్టల్ తనిఖీ



పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడుతున్న రాజేశ్వరి

ప్రత్తిపాడు: స్థానిక ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని కాకినాడ జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎస్.రాజేశ్వరి గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. వసతిగృహంలోని రిజిష్టర్లు, రికార్డులను తనిఖీ చేశారు. పరిసరాలను, విద్యార్థులకు అందించే భోజన తదితర వసతులను క్షుణంగా పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వారి ప్రగతిని పరీక్షించారు. పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆమె వెంట హాస్టల్ సంక్షేమాధికారి ఎం.శైలజారాణి ఉన్నారు.

గండేపల్లి ఎస్సైగా రామకృష్ణ



బాధ్యతలు స్వీకరిస్తున్న ఎసై రామకృష్ణ

గండేపల్లి: స్థానిక నూతన ఎస్సైగా ఎస్.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జిల్లా ఎస్పీ పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో కరప ఎస్సైగా పనిచేస్తున్న రామకృష్ణ ఇక్కడకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సైకు స్టేషన్ సిబ్బందితోపాటు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

రావులమ్మ జాతరకు ముహూర్తం

జగ్గంపేట: గ్రామ దేవత రావులమ్మ తల్లి ఉత్సవాలకు శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు రాట ముహూర్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయధర్మకర్తలు జీను వెంకట్రావు, జీను రాంబాబు మాట్లాడుతూ రావులమ్మ అమ్మవారి జాతర 16వ తేదీ కనుమ రోజున అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. జీను పెద్ద రాంబాబు, నలమాటి ఆనంద్,జీను సత్తిబాబు, పత్రి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నేతన్నల సంక్షేమానికి పెద్దపీట

తుని: నేతన్నల సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని ఎంపీపీ బొప్పన రాము అన్నారు. గురువారం తుని మండలం డి.పోలవరంలో చేనేత కార్మికులకు సోలార్ లైట్లు, ఫ్యాన్ల కిట్లు, జెరీ అంచు మిషన్లను వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయన అందజేశారు. ఎంపీపీ మాట్లాడుతూ నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తంతో పాటు అనేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు పోతల రమణ, నాగేంద్రనెహ్రూ, చోడిశెట్టి సత్యనాగేశ్వరరావు, దుంగల నాగేశ్వరరావు, రమణ పాల్గొన్నారు.

గడ్డి లారీ దగ్ధం

ప్రత్తిపాడు: గడ్డిలోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగలడంతో అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రత్తిపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో మెయిన్ రోడ్డుపై గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడిన ప్రాంతంలో జనం అంతగా లేకపోవడంతో ప్రాణనష్టానికి పెను ప్రమాదం తప్పింది. సామర్లకోట రూరల్ మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన కసిరెడ్డి సాయిబాబుకు చెందిన లారీలో ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి నుంచి పెద్దాపురం గ్రామానికి గడ్డి తీసుకునివెళ్తున్నాడు. స్థానిక గ్రామ పంచాయతీ సమీపంలో మెయిన్‌రోడ్డుపై ఉన్న విద్యుత్ తీగలు తగడంతో గడ్డికి నిప్పు అంటుకుంది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ లారీని నిలుపుదల చేశాడు. నిమషాల వ్యవధిలోనే మంట వ్యాప్తి చెంది, దట్టమైన పొగ కమ్ముకుంది. ఆదే సమయంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై అంతగా జన సంచారం లేకపోవడం, ఉన్న కొద్దిమంది భయంతో దూరం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదవార్త అందుకున్న వెంటనే ప్రత్తిపాడు అగ్నిమాపక సిబ్బంది కేఎస్ఎన్ మూర్తి, ఎంజీ రత్నరాజు, నారాయణ, వేణు ఘటనా స్థలానికి చేరుకుని, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈలోగా జగ్గంపేట నుంచి మరో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది చేరుకోవడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో గడ్డి పూర్తిగా కాలిపోయింది. లారీకి రూ.లక్ష నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.